క్లుప్తంగా

మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం



ప్రభుత్వాస్పత్రిలో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

పత్తికొండ రూరల్: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రూ.4లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంగళవారం ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ప్రారంభించారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు, సమస్యలపై వైద్యులను ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం గర్భిణులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ కల్పన, శాలివాహన కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిని వెంకట్రాముడు, టీడీపీ నాయకులు వెంకటపతి, లోకనాథ్, బ్రహ్మయ్య, సోమలింగడు, వైద్యులు ఆదినాగేష్, ఇర్ఫాన్, హారిక, వెంకటేశ్వర్లు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి



మాట్లాడుతున్న ఎస్టీయూ నాయకుడు నాగేంద్రప్ప

ఆస్పరి: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ నాగేంద్రప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని కైరుప్పల ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో నాగేంద్రప్ప మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేయాలని, 12వ పీఆర్సీని అమలు చేయాలని, ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు ఉపయోగించుకోరాదని, అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు తగ్గట్టుగా ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ నాయకులు శ్రీనివాసులు, జ్యోతిమూర్తి, యల్లప్ప, నాగరాజు, విశ్వనాథ, రామాంజి, ఉరుకుందు, లక్ష్మిపతి పాల్గొన్నారు.

మట్టి నమూనాల పరిశీలన



మట్టి నమూనాలను పరిశీలిస్తున్న ఏఓ విజయలక్ష్మి

చిప్పగిరి: మండలంలోని రైతుల పొలాల్లో భూసార పరీక్షల కోసం ఇప్పటివరకు 1286 మట్టి నమూనాలు సేకరించినట్లు ఏఓ విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో మంగళవారం మట్టి నమూనాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేకరించిన మట్టి నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తామని, ఫలితాల వచ్చిన తరువాత ఆయా పొలాల రైతులకు భూమి హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఏఈఓ రమాదేవి, ఎంపీఈఓ రంగస్వామి, ప్రతాప్ పాల్గొన్నారు.

కొలువుదీరిన పీర్లు



మద్దికెరలో కొలువుదీరిన పీర్లు

మద్దికెర: మండలంలో మతాలకు అతీతంగా జరుపుకునే పీర్ల పండుగ సందర్భంగా మద్దికెర, పెరవలి, హంప, ఎం.అగ్రహారం గ్రామాల్లో పీర్లను కొలువుదీర్చారు. మొహర్రం నెలలో నిర్వహించే ఈ పండుగ కోసం పీర్ల చావిళ్లను అందంగా అలంకరించారు. ఈనెల 14వ తేదీ ఆదివారం చిన్న సెరిగత్తు, 16వ తేదీ పెద్ద సెరిగెత్తు, 17వ తేదీ పీర్ల ఊరేగింపు, జలధి కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

దోమల నియంత్రణతో వ్యాధులు దూరం



విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం

చిప్పగిరి: దోమలను నియంత్రించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు అన్నారు. డెంగ్యూ వ్యతిరేక మహోత్సవంలో భాగంగా స్థానిక కేజీబీవీలో డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల గదులలో డీడీటీ ద్రావణం స్ప్రే చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటిని కాచి వడబోసి తాగడం, చేతులు శభ్రం చేసుకోవడం, ఆరుబయట పడుకున్నప్పుడు దోమ తెరలు వాడడం వంటి జాగ్రత్తలు పాటిస్తే రోగాల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. ఎస్ఓ సౌజన్య, సీహెచ్ఓ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్ రామ్మోహన్, ఏఎన్ఎం శాంతకుమారి, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

ఆడపిల్లలను రక్షించుకుందాం



కస్తూర్బా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా డెమో శ్రీనివాసులు



ఆరోగ్య కేంద్రంలో ఆడపిల్ల తల్లిని సన్మానిస్తున్న అధికారులు

కృష్ణగిరి: సమాజంలో మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని జిల్లా డెమో (డిస్టిక్ ఎడ్యూకేషనల్ అండ్ మీడియా అధికారి) శ్రీనివాసులు, డిప్యూటీ డెమో చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం కృష్ణగిరి ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా విద్యాలయంలో వైద్యాధికారి వరప్రసాద్‌తో కలిసి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై ఆరోగ్య సిబ్బందికి, విద్యార్థులకు అవగాహన కలిృంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరిత్యా నేరమన్నారు. గ్రామాల్లో నేటికీ ఆడపిల్లలంటే వివక్షతో భ్రూణహత్యలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకునేందుకు బేటీ బచావో పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో ఆడపిల్లల తల్లులను సన్మానించారు. కార్యక్రమంలో డీపీహెచ్ఎన్ ఇందిరమ్మ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీదేవి, పీహెచ్ఎన్ అలివేలమ్మ, కేజీబీవీ ప్రిన్సిపాల్ చైతన్యస్రవంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శుభ్రతతో ఆరోగ్యం

తుగ్గలి: వ్యక్తిగత, పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మలేరియా జిల్లా అసిస్టెంట్ అధికారి చంద్రశేఖర్ అన్నారు. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక కేజీబీవీని ఆయన తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. వంటగది, బాత్‌రూమ్‌లు, తరగతి గదుల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. దోమకాటు వల్ల ఎక్కువగా వ్యాధులు వస్తాయని, దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. జ్వరం సోకితే వెంటనే సమీపంలోని వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. అదే విధంగా రాంపల్లిలో తుగ్గలి వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని జిల్లా సర్వలిన్స్ టీం ఆఫీసర్ నాగప్రసాద్ పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మలేరియా సబ్‌యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం మహాలక్ష్మి, కేజీబీవీ ఎస్ఓ సాహీన్ పాల్గొన్నారు.



కేజీబీవీలో దోమల మందు పిచికారీ చేయిస్తున్న చంద్రశేఖర్

ఉపాధి కూలి చెల్లించాలి



ఆస్పరిలో ఎంపీడీఓ లక్ష్మీనారాయణకు వినతి పత్రం ఇస్తున్న సీపీఐ నాయకులు

ఆస్పరి: మండలంలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి వేతనాలను కూలీల ఖాతాలకు జమ చేయాలని ఆస్పరిలో మంగళవారం సీపీఐ నాయకులు విరుపాక్షి, హనుమంతు, నాగరాజు, వీరన్న, వీరాంజనేయులు, వీరేష్ తదితరులు మంగళవారం ఎంపీడీఓ లక్ష్మీనారాయణకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి కూలీకి 200 రోజులు పనిదినాలు కల్పించాలని, రోజువారీ వేతనం రూ.600కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.



హాలహర్విలో ఉపాధి కూలీలతో కలిసి ఆందోళన చేస్తున్న సీపీఐ ఎంఎల్ నాయకులు

హాలహర్వి: ఉపాధి కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆలూరు తాలూకా కార్యదర్శి బోయ మునిస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉపాధి కూలీలతో కలిసి ఆందోళన చేపట్టారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఉపాధి కూలీల ఖాతాల్లో వేతనాలు జమ చేయాలన్నారు. అనంతరం ఏపీఓకు వినతి పత్రం అందించారు. నాయకులు నాగరాజు, రఘు, మల్లయ్య, ఉప్పలరాముడు, ఉప్పర హనుమంతు, ఓబులేష్, పూజారి కాంతన్న తదితరులు పాల్గొన్నారు.

ఎంఈఓల తనిఖీ

హొళగుంద: మండల పరిధిలోని హొన్నూరు కొట్టాల ఎంపీపీ పాఠశాలను మంగళవారం ఎంఈఓ-1 సత్యనారాయణ, ఎంఈఓ-2 జగన్నాథం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, వారి పఠనా నైపుణ్యంతో పాటు రికార్డుల మెయింటెనెన్స్, విద్యాబోధన తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థుల హాజరు, అక్షరాస్యత పెంపుతో పాటు క్రమశిక్షణ ఉండేలా చూడాలని, డ్రాపౌట్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే మధ్యాహ్న భోజనం అమలు, మెనూ పాటిస్తున్నారా లేదా తదితర వాటి గురించి ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం సక్రమంగా వడ్డించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.



విద్యార్థిని పఠనా సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న ఎంఈఓలు సత్యనారాయణ, జగన్నాథం

ఆయిల్‌పామ్ సాగుతో మంచి లాభాలు

కృష్ణగిరి: ఆయిల్‌పామ్ సాగు చేయడానికి రైతులకు వందశాతం రాయితీ కల్పించి ప్రోత్సహిస్తామని నవభారత్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజగోపాల్, డిప్యూటీ మేనేజర్ ఫిరోజ్ తెలిపారు. అయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై మంగళవారం బాపనదొడ్డి, చుంచుఎర్రగుడి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. సాగు చేసే రైతులకు వందశాతం రాయితీలో దేశీయ, విదేశీ మొక్కలను అందిస్తామని తెలిపారు. అలాగే హెక్టారుకు 50శాతం రాయితీతో నాలుగేళ్లకు రూ.21 వేలు మించకుండా రాయితీ ఇస్తామని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి

కృష్ణగిరి: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గోకులపాడు జగన్‌మోహన్‌పై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం జగన్‌మోహన్ తన బైక్‌పై గ్రామంలోని రేషన్ డీలర్ వద్ద బియ్యం వేయించుకుని ఇంటికి వచ్చాడు. ఇంతలో అక్కడే ఉన్న ఈశ్వరయ్య, వెంకటేష్, లక్ష్మన్న, బజారమ్మ అతనిపై కట్టెలతో దాడి చేశారు. పాత కక్షల కారణంగా దాడి జరిగినట్లు తెలిసిందన్నారు. బాధితుడి ఇంటి ముందు ఉన్న బైక్, ఇంటి తలుపులను పగులకొట్టడంతో రూ.20వేల వరకు నష్టం జరిగినట్లు ఎస్ఐ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ సర్కిల్ ఏర్పాటు

హొళగుంద: హెబ్బటం గ్రామంలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సర్కిల్ ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీస్ మండల అధ్యక్షుడు హెబ్బటం పక్కీరప్ప, సీనియర్ నాయకుడు మల్లికార్జున, నారాయణ ఇతర ఎస్సీ, బీసీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల జిల్లా నాయకులు హెబ్బటం రాజు, బండారి హనుమంతు, బండారి గిడ్డయ్య, నరసప్ప, కెంచప్ప, ఎంపీటీసీ ఉరుకుందప్ప, గుబల్లి లక్ష్మయ్య, సవారప్ప, కాంతరాజు, దత్తు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కిల్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. అన్ని వర్గాలు, మతాలకు మహనీయులు చేసిన మేలును ఎవరూ మరిచిపోకూడదన్నారు. వారు సాధించిన ఫలాలను పొందడానికి దళిత వర్గాల మధ్య ఐక్యత లేకపోవడమే కారణమని, అందరు కలిసికట్టుగా ఉండి రాజ్యాంగ హక్కులను పొందుదామని పిలుపునిచ్చారు.



పాల్గొన్న దళిత సంఘాల నాయకులు

న్యాయ సేవలందించేందుకు సిద్ధం



లక్ష్మికాంతం

ఆలూరు: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు న్యాయ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని ఆలూరు నియోజక వర్గం వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ న్యాయ కార్యదర్శి లక్ష్మి కాంతం భరోసా ఇచ్చారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు న్యాయ సేవలను అందించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లీగల్ సెల్‌ను ఏర్పాటు చేశారన్నారు. తాను పదేళ్లుగా వైఎస్సార్ సీపీ శ్రేణులకు న్యాయసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు నిరంతరం అందుబాటులో ఉండి న్యాయ సేవలందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. న్యాయసేవలు ఉపయోగించుకోవాలనుకున్న వారు తనను సంప్రదించాలని సూచించారు.

ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించాలి

పత్తికొండ రూరల్: మండలంలోని ఉపాధి కూలీలకు 6 వారాలుగా పెండింగ్ ఉన్న బకాయిలను చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి నబీ రసూల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించి రూ.600 వేతనం ఇవ్వాలని కోరారు. అలాగే పండ్ల తోటలు పెంచుకునేందుకు 5 ఎకరాల పరిమితిని ఎత్తివేయాలన్నారు. ఎంపీటీసీ సభ్యుడు వీరన్న, సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి, గురుదాస్, కారన్న, ఉరుకుందు, నెట్టికంటయ్య, మాదన్న, రాజప్ప, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

రేపు బొమ్మనపల్లిలో వైద్య శిబిరం

మద్దికెర: మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఈనెల 11వ తేదీ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు తెలిపారు. ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు గుండె సంబంధిత వైద్య పరీక్షలు, బీపీ, షుగర్, ఎముక సాంద్రత తదితర పరీక్షలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పశువులకు టీకాలు వేయించండి

చిప్పగిరి: పాడి పశువులకు సీజనల్ వ్యాధులు సోకకుండా ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారని, పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ డాక్టర్ ప్రసన్నాబాయ్ సూచించారు. మండలంలోని రామదుర్గం, నేమకల్లు, బెల్డోణ, తదితర గ్రామాల్లో మంగళవారం పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి నివారణకు టీకాలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే పశువులు రోగాల బారిన పడకుండా ఉంటాయన్నారు. ఎద్దులు, ఆవులు, గేదేలు, లేగదూడలు, గొర్రెలు ఇలా అన్ని పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు.

రిజర్వాయర్‌లో చేపల పెంపకానికి 20న వేలం

పత్తికొండ రూరల్: మండల పరిధిలోని పందికోన రిజర్వాయర్‌లో ఏడాది కాలం చేపల పెంపకానికి పత్తికొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఈనెల 20వ తేదీ బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు గాజులదిన్నె మత్స్య అభివృద్ధి అధికారి చంద్రయ్య తెలిపారు. వేలం దక్కించుకున్న వారు 01.07.2024 నుంచి 30.06.2025 వరకు చేపలు పట్టేందుకు అనుమతి ఉంటుందన్నారు. రూ.10 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చన్నారు. వేలం దక్కించుకోని వారికి డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని తెలిపారు.

19న ఎద్దులదొడ్డిలో పశువైద్య శిబిరం

తుగ్గలి: రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ ఎద్దులదొడ్డిలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తుగ్గలి పశువైద్యాధికారిణి ప్రణీత మంగళవారం తెలిపారు. పాడి పశువులున్న రైతులు పశువులకు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆత్మహత్యకు యత్నించిన వివాహిత మృతి

వెల్దుర్తి(కృష్ణగిరి): వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన బోయ శేఖర్ భార్య బోయ రాధ (25) ఈనెల 4వ తేదీ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ఈనెల 8న సోమవారం మృతిచెందింది. తన కుమార్తె కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కలుగొట్లకే చెందిన మృతురాలి తండ్రి గోవిందు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్దుర్తి ఎస్ఐ సునీల్‌కుమార్ తెలిపారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మొహర్రంకు అనుమతి తప్పనిసరి

కృష్ణగిరి: మొహర్రం వేడుకలు నిర్వహించే గ్రామాల వారు పోలీస్‌స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలని ఎస్ఐ ఖాజావలి అన్నారు. మండల పరిధిలోని చుంచుఎర్రగుడి, పెనుమాడ, ఎరుకలచెర్వు తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు. కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి మొహర్రం జరుపుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. పండుగ ప్రశాంతతకు పోలీసులకు సహకరించాలని కోరారు.

కౌలు రైతులను గుర్తించండి



ఆర్‌ఎస్‌కే సిబ్బందికి సూచనలు చేస్తున్న ఏఓ

వెల్దుర్తి(కృష్ణగిరి): మండలంలో అర్హులైన కౌలు రైతులను గుర్తించాలని, వీఆర్ఓల ద్వారా కౌలు కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఏఓ అక్బర్‌బాషా ఆర్బీకే సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం వెల్దుర్తి ఆర్ఎస్‌కేలో అన్ని గ్రామాల రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కౌలు రైతులు, భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలు కార్డులు పొందేలా చూడాలన్నారు. కౌలు కార్డులు వల్ల భూ యజమానులకు ఎలాంటి నష్టం జరగదని తెలిపారు. ఈ కార్డులతో కౌలు రైతులు వ్యవసాయ రాయితీ పథకాలకు అర్హులవుతారని చెప్పారు. సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో కౌలు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉచితంగా పొద్దుతిరుగుడు విత్తనాలు

మండలంలో పొద్దుతిరుగుడు పంట సాగు చేయడానికి ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా ప్రభాత్(ఎన్‌డీఎస్‌హెచ్ 1012)రకానికి చెందిన విత్తనాలు అందజేయనున్నామని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఏఈఓ విలసిత పాల్గొన్నారు.

పండ్ల తోటల సాగుతో లాభాలు



రైతులతో మాట్లాడుతున్న ప్రోగ్రాం మేనేజర్ బి.నారాయణ

దేవనకొండ: రైతులు పండ్ల తోటల పెంపకం ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని ప్రోగ్రాం మేనేజర్ బి.నారాయణ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఐపీఎస్ అధికారి ఆకె రవికృష్ణ దత్తత గ్రామమైన కప్పట్రాళ్లలో తానా స్త్రీ శక్తి భవనంలో ట్రీస్ ఆధ్వర్యంలో రైతులకు పండ్ల తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం మేనేజర్ బి.నారాయణ మాట్లాడుతూ ఐదంతస్తుల విధానంలో పండ్ల తోటల సాగువైపు రైతులు అడుగులు వేయాలన్నారు. రాబోయే రోజుల్లో కప్పట్రాళ్ల గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ప్రాంతం పండ్లతోటల పెంపకానికి అనువైనదని, కప్పట్రాళ్ల, బండగట్టు, నెల్లిబండ, కరివేముల, ఈదులదేవరబండ గ్రామాల్లోని రైతులను పండ్లతోటల సాగువైపు నడిపిస్తున్నామన్నారు. రిసోర్స్‌పర్సన్ చింతమాను రవికుమార్, ఫీల్డ్ కో-ఆర్డినేటర్ సుధాకర్, రైతులు పాల్గొన్నారు.

కన్నడ విద్యార్థులకు సువర్ణావకాశం

హొళగుంద: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కన్నడ మీడియం విద్యార్థులకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియంలో గాకుండా కన్నడ భాషలో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తూ విద్యా శాఖ కమిషనర్ సూర్యకుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ ఉత్తర్వులు రావడానికి ఏపీటీఎఫ్‌తో పాటు గ్రామ ప్రజలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. అందరి పోరాట ఫలితమే నేడు విద్యార్థులకు మేలు జరిగిందని, అయితే తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, ఉర్దూ మీడియంలు ఉన్న ఈ పాఠశాలలో ఇద్దరు హెచ్ఎంలను నియమించాలని, ఆయా మీడియంలను వేర్వేరుగా చూపుతూ పోస్టులు మంజూరు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించినట్లు హృదయరాజు తెలిపారు.

డయేరియాపై అవగాహన ర్యాలీ

మద్దికెర: కలుషిత నీటితో డయేరియా బారిన పడే అవకాశం ఉందని.. ప్రజలు తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారులు రాగిణి, శ్రీలక్ష్మి అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో డయేరియా క్యాంపెయిన్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది బడి పిల్లలకు చేతుల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య సిబ్బంది తాగునీటి వనరుల్లో నీటి నాణ్యతను పరీక్ష చేయాలన్నారు.



మద్దికెరలో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యసిబ్బంది

అనంతరం వైద్య సిబ్బందితో కలిసి మద్దికెరలో ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ నిరంజన్‌బాబు, హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్‌బాషా, కృష్ణమ్మ, సూర్యనారాయణ పాల్గొన్నారు.

వేలం పాటలు వాయిదా



వేలంపాటకు ఏర్పాట్లు చేసిన అధికారులు

హొళగుంద: హొళగుంద మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి మంగళవారం జరగాల్సిన వేలం పాటలు బుధవారానికి వాయిదా పడ్డాయి. సర్పంచ్ మాల రంగమ్మ, ఈఓపీఆర్డీ చంద్రమౌళీశ్వరగౌడ్ ఆధ్వర్యంలో సెక్రటరీ రాజశేఖర్ మంగళవారం వారపు సంత మార్కెట్, బస్టాండు, సుజల స్రవంతి వాటర్‌ప్లాంట్, కమేశా తదితర వ్యాపారాల నిర్వహణకు వేలం పాటలు నిర్వహించారు. అయితే వేలంలో పాల్గొన్న పాటదారులు అధికారులు నిర్ణయించిన గవర్నమెంట్ ధర కన్నా తక్కువకు పాడడంతో అన్నింటినీ బుధవారానికి వాయిదా వేసారు. ఆ రోజుకూడా అదే తీరు ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని సెక్రటరీ రాజశేఖర్ తెలిపారు. ఆసక్తి ఉన్న బుధవారం జరిగే వారు వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు.

ప్రసాద్ సేవలు అభినందనీయం

కృష్ణగిరి: మండల పరిధిలోని కంబాలపాడు వీఆర్వో ప్రసాద్ సేవలు అభినందనీయమని తహసీల్దార్ అనురాధ అన్నారు. జూన్ 30వ తేదీ పదవీ విరమణ పొందిన ప్రసాద్‌ను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ సిబ్బందితో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో డీటీ విష్ణుప్రసాద్, ఏఎస్ఓ జానకీబాయి, మండల సర్వేయర్ సుబ్బయ్య, మనోహర్, రామాంజనేయులు, వీఆర్వోలు పార్థసారధి, గిడ్డయ్య, నారాయణ, వెంకటేశ్వర్లు, అయ్యన్న, నాగరత్నమ్మ, మైమున్నీసా తదితరులు పాల్గొన్నారు.



రిటైర్డ్ వీఆర్వో ప్రసాద్‌ను సన్మానిస్తున్న తహసీల్దార్, సిబ్బంది

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

హాలహర్వి: హాలహర్వి మజారా గ్రామమైన మాచనూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ మల్లికార్జున తెలిపారు. మంగళవారం హాలహర్వి నుంచి మాచనూరు గ్రామానికి తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. భవిష్యత్‌లో తాగునీటి సమస్య తలెత్తకుండా సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపడతామన్నారు. గ్రామీణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.



ప్రొక్లెయినర్‌తో పైపులైన్ పనులు చేపడుతున్న దృశ్యం

వెల్దుర్తి కొత్త బస్టాండ్‌ను పునర్నిర్మిస్తాం

- ఖాళీ స్థలంలో వ్యాపారాలకు టెండర్ల ఆహ్వానం
- ఆర్టీసీ డోన్ డిపో మేనేజర్ శశిభూషణ్



బస్టాండ్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలిస్తున్న డిపో మేనేజర్ శశిభూషణ్

వెల్దుర్తి(కృష్ణగిరి): వెల్దుర్తి కొత్తబస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని, ఉన్నతాధికారులకు నివేదించి పునర్నిర్మాణం చేస్తామని ఏపీఎస్ ఆర్టీసీ డోన్ డిపో మేనేజర్ శశిభూషణ్ అన్నారు. మంగళవారం వెల్దుర్తి కొత్త బస్టాండ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్ వెనుక పడమర వైపు ఉన్న 0.93 ఎకరాల ఖాళీ స్థలాన్ని వ్యాపారాల కోసం 15 ఏళ్ల కాల వ్యవవధితో అద్దె ప్రాతిపదికన నిర్వహించుకునేందుకు టెండర్లను ఆహ్వానించినట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 16వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18వ తేదీ టెండర్ల ఖరారు జరుగుతుందన్నారు. రూ.54,012 ధరావత్తును కడప రీజియన్ కార్యాలయంలో చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు www.apsrtc.ap.gov.in లో టెండరు నోటిఫికేషన్ చూసుకోవచ్చని తెలిపారు. దీనిపై బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు డోన్ డిపో మేనేజర్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మోజెస్ ఉన్నారు.